రేషన్‌కార్డులు అందక అవస్థలు

- కొందరికి మాత్రమే మంజూరు
- కార్డుల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు


దరఖాస్తులు స్వీకరిస్తున్న రెవెన్యూ అధికారులు(ఫైల్)

తాడూరు: పదేళ్ల నుంచి రేషన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్‌కార్డులు కొత్తగా ఇవ్వకపోవడంతో అవస్థలు పడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్‌కార్డుల మంజూరు కోసం అర్హులైన వారినుంచి దరఖాస్తులు స్వీకరణ చేపట్టింది. రేషన్ కార్డులు వస్తాయని పేదలు ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న కొందరికే మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు అయ్యాయి. మిగతా వారికి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అర్హత ఉన్నా కూడా అధికారులు దరఖాస్తులను తిరస్కరించడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల నుంచి మండల కేంద్రంలో ఉన్న మీ సేవ కేంద్రాల, తహసీల్దార్ కార్యాలయం చుట్టు ఆయా గ్రామాల ప్రజలు పరుగులు పెడుతున్నారు.

దరఖాస్తుదారుల ఆందోళన

రేషన్‌కార్డుల దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రేషన్‌కార్డులు రాని వారు ఆందోళన చెందుతున్నారు. కొత్తగా రేషన్‌కార్డులు మంజూరైన వారు కొత్తగా బియ్యం తీసుకొని సంతోషం వ్యక్తం చేయగా మరికొందరు కార్డులు రాక దిగాలు చెందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు పెండింగ్‌లో లేవని తెలపడంతో కలెక్టరేట్‌కు పరుగులు పెడుతున్నారు. పాత రేషన్ కార్డులో కొత్తగా చేర్పుపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు.

మండలంలో 10877 కార్డులు

మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 28 రేషన్‌షాపుల ద్వారా మండల ప్రజలకు బియ్యం సరఫరా కొనసాగుతోంది. జూన్ 28 వరకు 10877 రేషన్‌కార్డులు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం మండలంలో 1480 కొత్తగా దరఖాస్తులు చేసుకున్నారు. వాటిలో 136 దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు. కొన్ని దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. గతంలో ఉన్న కార్డులకు గాను 228.151మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేసేవారు.

అందరికీ మంజూరు చేయాలి



రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ మంజూరు చేయాలి. దరఖాస్తులు ఎందుకు తిరష్కరించారో అధికారులు కారణాలు చెప్పడం లేదు. ఎటువంటి రాజకీయాలకు తావివ్వకుండా పకడ్బందీగా దరఖాస్తులు పరిశీలించాలి.

– బాలవెంకటయ్య, ఆకునెల్లికుదురు

నిరంతర ప్రక్రియ

రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. వివిధ కారణాల వల్ల కొన్ని పెండింగ్‌లో ఉంచాం. మరికొన్ని తిరస్కరించాం. వాటిని తిరిగి పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తాం. అర్హులైన వారందరికి కొత్త కార్డులు అందాయి.

జయంతి, తహసీల్దార్, తాడూరు

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం


బీజేపీ కండువా కప్పుతున్న గువ్వల బాలరాజు

అచ్చంపేట రూరల్: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం అయ్యిందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని కన్య తండాకు చెందిన 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా స్థానిక ఎన్నికలను నిర్వహించలేని అసమర్థత ప్రభుత్వమన్నారు. ఎన్నికలకు వస్తే గ్రామీణ ప్రజలు చిత్తుగా ఓడిస్తారనే భయంతో ఎన్నికలను నిర్వహించడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో పతనం కావడం ఖాయమన్నారు. అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని వివరించారు. మంగ్యానాయక్, ధర్మానాయక్, శంకర్‌మాదిగ, శివ తదితరులు పాల్గొన్నారు.

బడి ఇలా.. చదువు సాగేదెలా?


శిథిలావస్థకు చేరిన తిర్మలాపూర్ పాఠశాల భవనం

ఉప్పునుంతల: మండలంలోని తిర్మలాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన పాత భవనం దిగువకు కావడంతో ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు పాఠశాలలోకి ప్రవేశిస్తుంది. దీంతో పాఠశాల భవనంతోపాటు ఆవరణ మొత్తం పదునుతో పాకర పట్టింది. పిల్లలను ఊర్లోని ప్రభుత్వ పాఠశాలకు పంపించడానికి తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. పాఠశాల ఆవరణలో 15 ఏళ్ల కిందట అదనపు గదుల నిర్మాణం పనులు అర్ధాంతరంగా నిలిపేశారు. పాలకులు, అధికారులు ఏమాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయించాలని కోరుతున్నారు.

సాగునీరు అందక రైతుల ఇబ్బందులు


ముష్టిపల్లి వద్ద అసంపూర్తిగా డీ-8 కాల్వ

పెద్దకొత్తపల్లి: రైతులకు సాగునీరు అందించే పంట కాల్వలు అసంపూర్తిగా నిర్మించి వదిలివేయడంతో మండలంలోని ముష్టిపల్లి, పెద్దకారుపాముల, మరికల్ తదితర గ్రామాల రైతులకు సాగునీరు అందడం లేదు. పదేళ్ల నుంచి కాల్వలు విస్తరించకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కేఎల్ఐ కాల్వ ద్వారా పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మూడు గ్రామాల్లో మొత్తం 5000 ఎకరాలలో పంటలు సాగుచేస్తున్నారు. డీ-8 అసంపూర్తి పనులను పూర్తి చేసి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

కార్యదర్శికి సన్మానం

వెల్దండ: మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న వికాస్ ఇటీవల గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం సాధించాడు. దీంతో సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి కార్యదర్శిని సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్ష్మణ్, కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

ఆర్టీసీ డీఎం తీరుపై నిరసన

కల్వకుర్తి టౌన్: బస్సులో ప్రయాణించిన ప్రయాణికురాలికి ప్రమాదం జరిగిందని డీఎం సుభాషిణికి ఫిర్యాదు చేస్తే అవహేళనగా మాట్లాడటంపై పలువురు సోమవారం డిపో ఎదుట నిరసన తెలిపారు. గత నెల 29వ తేదీన హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ వద్ద పట్టణానికి చెందిన సరస్వతి కల్వకుర్తి డిపో బస్సు ఎక్కింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ వద్దకు బస్సు రాగానే డీసీఎం ఢీకొట్టడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తే, ప్రైవేట్ బస్సుకు డిపోకు సంబంధం ఉండదని, ఏదైనా ఉంటే బస్సు యజమానితో మాట్లాడుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎం తీరుపై పలు ప్రజాసంఘాల నాయకులు, బాధిత కుటుంబసభ్యులలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.



కాంగ్రెస్ నాయకుడికి పరామర్శ

కందనూలు: ఇటీవల గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్న జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాధాకృష్ణను జర్నలిస్టులు సోమవారం ఆయన నివాసంలో పరామర్శించారు. పరామర్శించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లాఖాన్, జెమిని సురేష్, సురేష్‌రావు, రాజేష్‌గౌడ్, ఖానాపురం ప్రదీప్, తదితరులు ఉన్నారు.

చెట్లుంటేనే మానవ మనుగడ

అచ్చంపేట రూరల్: చెట్లుంటేనే మానవ మనుగడ సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో నజీర్, గోపాల్‌రెడ్డి, నర్సింహా, చంద్రశేఖర్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నతంగా రాణించాలి

చారకొండ: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలని స్వేరో జిల్లా అధ్యక్షుడు కృష్ణ, కో కన్వీనర్ గిద్ద విజయ్‌కుమార్‌లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో స్వేరో మండల అధ్యక్షుడు పసుల పాపయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు సమావేశంలో వారు మాట్లాడారు. జ్ఞాన సమాజ నిర్మాణంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా స్వేరో పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్వేరో నాయకులు రాజు, రమేష్, రాంబాబు, రవి తదితరులు ఉన్నారు.

ఎంఈఓ ఆకస్మిక తనిఖీ

లింగాల: మండలంలోని అప్పాయపల్లి ప్రాథమిక పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎఫ్ఏ-2 మార్కులను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే విధంగా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం అరవిందు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

భారీ వర్షం

తెలకపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. 15 రోజుల తర్వాత గంటపాటు వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించింది. చెరువులు, కుంటలలో జలకళ సంతరించుకుంది. ఈ వర్షంతో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.

దెబ్బతిన్న పంటలు

కోడేరు: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మినుము పంటలు నీటిలో కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. పంటనష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలని కోరారు.



సంక్షిప్తంగా...

బీమా పథకాలపై అవగాహన



పెంట్లవెల్లి: మండలంలోని గోపులాపురం, సింగవరం గ్రామాల్లో సోమవారం యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో బీమా పథకాలపై బ్యాంక్ అధికారులు అవగాహన కల్పించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన్ జ్యోతి సురక్ష, అటల్ ఫించన్ యోజన పథకాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు బీమా పాలసీ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, బ్యాంక్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

స్పెషల్ చార్జీల వడ్డన సరికాదు




నాగర్‌కర్నూల్ రూరల్: రెగ్యులర్ బస్సుల్లో స్పెషల్ బస్సుల చార్జీల వడ్డన సరికాదని బీఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం డిపో మేనేజర్ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్‌చార్జ్ కల్యాణ్‌లు మాట్లాడారు. ప్రజలపై అదనపు చార్జీల భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పండగ అయిపోయి రెండు రోజులు గడిచినా ప్రత్యేక చార్జీలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ప్రత్యేక బస్సుల చార్జీల వసూలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోశాధికారి దాస్, బోనాసి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నాయకులు మధు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

రహదారులపై చెత్తా చెదారం వేయొద్దు



దోమలపెంట: రోడ్లపై చెత్తా చెదారం వేయొద్దని ఈగలపెంట ఎఫ్ఆర్ఓ గురుప్రసాద్ వ్యాపారస్తులకు సూచించారు. సోమవారం అటవీ సిబ్బందితో కలిసి శ్రీశైలం ప్రధాన రహదారిలో ఉన్న వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. రోడ్లపై చెత్త వేయకుండా బుట్టలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీళ్ల బాటిల్స్‌ను, తదితర ప్యాకెట్లను అడవిలో విసురొద్దన్నారు. అడవిలో మద్యం తాగితే జరిమానా విధిస్తామన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, మోయిజ్, మల్లికార్జున్, వ్యాపారస్తులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న జాతీయ రహదారి పనులు



పెద్దకొత్తపల్లి: మండలంలోని కల్వకోలులో జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలో ఇటీవల జాతీయ రహదారి పనులు పూర్తికాగా కల్వకోలులో సైడ్ కాల్వలతో పాటు రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. మండలంలో సంజీవపూర్ నుంచి కల్వకోలు వరకు 20 కి.మీ. మేర జాతీయ రహదారి పనులు చేయనున్నారు. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రెయినేజీపై గ్రిల్స్ ఏర్పాటు చేసి రోడ్డుపైకి పాదచారులు రాకుండా చర్యలు తీసుకున్నారు. నెల రోజుల్లో రోడ్డు పనులు పూర్తికానున్నాయి.

'కులంపేరుతో దూషించడం బాధాకరం'

మన్ననూర్: తెలకపల్లి మండలంలోని జంగమోనిపల్లిలో మాల కులస్తులను కొందరు కులం పేరుతో దూషించడం బాధాకరమని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల దివాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్దకు వెళ్లిన మాలలను అదే గ్రామానికి చెందిన కొందరు కులం పేరుతో అవమానించడం సరికాదన్నారు. రోజురోజుకు బెదిరింపులకు పాల్పడుతున్నారని దీంతో మాలలు భయాందోళనకు గురువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు, అధికారులు పట్టించుకొని గ్రామంలో కులవివక్ష రూపుమాపేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు రక్షణ కల్పించాలని కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో జిల్లాలోని దళితులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

గుంతలో ఇరుక్కున్న వాహనం



తాడూరు: మండలంలోని పాల్మూరు నుంచి గుట్టలపల్లి మీదుగా తెలకపల్లికి బొలెరో వాహనం పాల్మూరు గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టుపై ఉన్న గుంతలో సోమవారం ఇరుక్కుంది. బొలెరో వాహనాన్ని బయటకు తీసేందుకు గ్రామస్తులు నానా అవస్థలు పడ్డారు. అధికారులు రోడ్లను పరిశీలించి తాత్కాలిక మరమ్మతు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇరువురిపై కేసు నమోదు

వీపనగండ్ల: మండలంలోని బొల్లారంలో సోమవా రం ఇరువురు వ్యక్తులు ఘర్షణ పడడంతో ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ కే.రాణి తెలిపారు. గ్రామానికి చెందిన దేవరపాగ రాముడు, దేవరపాగ నగిరే స్వామి పొలంగెట్టు విషయంలో ఒ కరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి


గుంతకోడూరులో ఇంటిని పరిశీలిస్తున్న నాయకులు

తాడూరు: అర్హులైన దళితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కాశన్న డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని గుంతకోడూరు, అల్లాపూర్ గ్రామాల్లోని దళితవాడలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దళతుల ఇళ్లను పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాశన్న మాట్లాడుతూ దళితుల ఇళ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. మురుగుకాల్వలు అస్తవ్యస్తంగా ఉన్నాయని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, మల్లేష్ తదితరులు ఉన్నారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం


మాట్లాడుతున్న సుధాకర్‌రావు

కొల్లాపూర్: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎల్లేని సుధాకర్‌రావు సూచించారు. సోమవారం పట్టణంలోని లోటస్ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పోటీచేసేందుకు అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. కొన్ని గ్రామాల్లో ఆశావాహుల జాబితా అధికంగా ఉందని, ఆయా చోట్ల పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం నాయకులు పనిచేయాలని సూచించారు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు. సమావేశంలో శ్రీనివాస్‌యాదవ్, శేఖర్‌గౌడ్, సందు రమేష్, కేతూరి నారాయణ, జలాల్ శివుడు, పరశురామ్, సాయికృష్ణగౌడ్ తదితరులు ఉన్నారు.

సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి


అచ్చంపేటలో వేరుశనగ విత్తనాలు అందిస్తున్న అధికారులు

అచ్చంపేట రూరల్: రైతులు సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఏఓ కృష్ణయ్య కోరారు. సోమవారం పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద సభ్యత్వం పొందిన వివిధ గ్రామాలకు చెందిన రైతులకు నాణ్యమైన సబ్సిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. పీఏసీఎస్‌లో సభ్యత్వం పొందిన రైతులకు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద వంద శాతం సబ్సిడీపై రైతులకు వేరుశనగ విత్తనాలను అందిస్తున్నామన్నారు. 1238 క్వింటాళ్ల వేరుశనగ ధాన్యం మంజూరైందని, 400 మందికి పైగా రైతులు సభ్యత్వాలు పొందారన్నారు. రైతులు నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మండడి రాజిరెడ్డి, సీఈఓ ఎల్లయ్య, కార్యాలయ సిబ్బంది సరస్వతమ్మ, లలిత, మల్లేష్, నరేష్, ప్రవీణ్, అనీల్, రైతులు పాల్గొన్నారు.

ఎన్నికల నిబంధనలపై అవగాహన


కల్వకుర్తిలో అవగాహన కల్పిస్తున్న ఎంపీడీఓ వెంకట్‌రాములు


వెల్దండలో అవగాహన కల్పిస్తున్న తహసీల్దార్ కార్తీక్‌కుమార్

కల్వకుర్తి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల సిబ్బంది ఎన్నికల నిబంధనలు పాటించాలని ఎంపీడీఓ వెంకట్ రాములు సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పరిపాలన అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎన్నికల ఆర్వో వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ అనిత, మండల పరిషత్ అధికారి సునీత, తదితరులు పాల్గొన్నారు.

వెల్దండ: మండలంలోని మండల పరిషత్ కా ర్యాలయంలో సోమవారం జీపీఓలకు, గ్రా మ పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్తీక్‌కుమార్ మా ట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలు అవుతుందన్నారు. గ్రా మాల్లో పార్టీల ఫ్లెక్సీలు, గోడరాతలు, పార్టీల జెండాల కన్పించకుండా చూడాలని సూచించారు. గ్రామ పరిపాలన అధికారులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, ఎంపీ ఓ లక్ష్మణ్, ఆర్ఐ శంకర్, తదితరులు ఉన్నారు.

క్లుప్తంగా

క్లస్టర్ల వారీగా జీపీఓల నియామకం

ఉప్పునుంతల: మండలంలో క్లస్టర్ల వారీగా కొత్తగా జీపీఓలను నియమించినట్లు తహసీల్దార్ ప్రమీల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిళ్లపల్లి క్లస్టర్ (దాసర్లపల్లి, మామిళ్లపల్లి, లక్ష్మాపూర్, పెద్దాపూర్, మొల్గర)కు జీపీఓగా కె రాము, జప్తీ సదగోడు క్లస్టర్ (జప్తీ సదగోడు, తిర్మలాపూర్, రాజనగర్)కు జీపీఓగా ఆంజనేయులు, వెల్టూరు క్లస్టర్ (వెల్టూరు, విజ్జేష్‌పూర్)కు బి రమేష్‌ను, పెనిమిళ్ల క్లస్టర్ (పెనిమిళ్ల, లత్తీపూర్)కు జీపీఓగా శంకర్‌ను, కాంసానిపల్లి క్లస్టర్ (కాంసానిపల్లి, కొరటికల్)కు జీపీఓగా ఉమ, మర్రిపల్లి క్లస్టర్ (మర్రిపల్లి, ఉప్పరిపల్లి)కు జీపీఓగా కవిత, తాడూరు క్లస్టర్ (తాడూరు, తిప్పాపూర్)కు జీపీఓగా వెంకటేష్, ఫిరట్వానిపల్లి క్లస్టర్ (అయ్యవారిపల్లి, ఫిరట్వానిపల్లి, రాయిచెడ్)కు జీపీఓగా బి సతీష్ కుమార్‌ను నియమించినట్లు వివరించారు. ఉప్పునుంతల క్లస్టర్‌కు జీపీఓ రావల్సి ఉందని తెలిపారు.

జీపీఓకు సన్మానం



తిమ్మాజిపేట: మండలంలోని మరికల్ గ్రామానికి కొత్తగా గ్రామ పరిపాలన అధికారిగా వచ్చిన ఉదయ్‌కుమార్‌ను సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి, స్వేరో ఆధ్వర్యంలో గ్రామస్తులు సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని పలువురు కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదయ్య, రామస్వామి, నాగయ్య, నర్సింహులు, నర్సోజీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

రిజర్వేషన్ల కేటాయింపుపై ఆర్డీఓకు వినతి



కల్వకుర్తి రూరల్: మండలంలోని తర్నికల్ సర్పంచ్ స్థానానికి ఎస్సీ కేటగిరికి, ఎంపీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించాలని కోరుతూ సోమవారం గ్రామస్తులు ఆర్డీఓ జనార్దన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. రిజర్వేషన్ల కేటాయింపులో జరిగిన తప్పులను సరిదిద్ది న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సురేష్ గౌడ్, శ్రీనివాసులు, దేవయ్య, సురేందర్ గౌడ్, రాజు, ఆదర్శ్, సురేష్ ఉన్నారు.

త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాలపై ప్రచారం



తెలకపల్లి: మండలంలోని ఆలేరులో సోమవారం త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాలపై ప్రబోధ సేవ సమితి హిందు జ్ఞాన వేదిక సభ్యులు ప్రచారం నిర్వహించారు. ఆచార్య ప్రబోధనంద యోగీశ్వర త్రైత సిద్ధాత భగవద్గీతతో పాటు అనుబంధ గ్రంథాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అచ్చంపేట, నాగర్‌కర్నూల్ హిందు జ్ఞాన వేదిక కమిటీ సభ్యులు మనోహర్, సాయి శేఖర్, నర్సింహ, రమాదేవి, స్వప్న, మంజుల శిరీష, పార్వతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య

కొల్లాపూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని మండల విద్యాధికారి ఇమ్మానుయేలు అన్నారు. సోమవారం మండలంలోని అమరగిరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన భోజనం వడ్డించాలని కోరారు. కార్యక్రమంలో సీఆర్పీ మహమ్మద్ అలీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో ఐదు గొర్రెలు మృతి

తెలకపల్లి: విద్యుదాఘాతంతో ఐదు గొర్రెలు మృత్యువాత పడిన ఘటన సోమవారం నడగడ్డ గ్రామం రామగిరి రామాలయ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం వాడాల హన్మంత్‌కు సంబంధించిన గొర్రెలు రామాలయ సమీపంలో మేస్తుండగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలకు గొర్రెలు తగిలి విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. బాధితుడికి నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.